వలంటీర్ల సేవలు అభినందనీయం



మొగల్తూరులో వలంటీర్లకు వందనం కార్యక్రమంలో మాట్లాడుతున్న చీఫ్‌విప్ ప్రసాదరాజు



19వ వార్డులో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు

చీఫ్ విప్ ప్రసాదరాజు

మొగల్తూరు: సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించడంలో వలంటీర్ల సేవలు అభినందనీయమని చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మొగల్తూరు మండలంలోని 20 సచివాలయాల పరిధిలోని వలంటీర్లకు పసలదీవిలోని పుల పర్తి సంప్రదాయం కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన వలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని విధంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమించి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు అందేవని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా వలంటీర్లు ద్వారానే అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. వలంటీర్ల సేవలు గుర్తించిన జగనన్న ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది అవార్డులు అందిస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గతంలో ఏ గ్రామంలో చూసినా ఇద్దరో ముగ్గురో ఉద్యోగులు ఉండేవారని ఈ ప్రభుత్వంలో ప్రతీ సచివాలయంలోను సుమారు 15 మంది వివిధ శాఖల ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో వలంటీర్లతో పాటు గృహ సారథులు, కన్వీనర్లు అందుబాటులో ఉంటారన్నారు. ప్రతీ ఒక్కరూ సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించాలని సూచించారు.

అభివృద్ధిలో ముందంజ

జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. మొగల్తూరు మండలంలోని పది ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాని, కాళీపట్నం పాతపాడు ప్రధాన రహదారితో పాటు వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు కావడంతో పనులు జరుగుతున్నాయన్నారు. మొగల్తూరు-మోడి గ్రామాలను కలుపుతూ దర్బరేవు డ్రెయిన్‌పై వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరయ్యాయని త్వరలో పనులు ప్రారంభించబోతున్నారన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 367 మంది వలంటీర్లకు గాను ఒకే సచివాలయంలోని ఇద్దరు వలంటీర్లుకు సేవవజ్ర, ఐదుగురుకి సేవారత్న, మిగిలిన 360 మందికి సేవామిత్ర అవార్డులను అందిచడంతో వారికి నగదు బహుమతి రూ.30.60లక్షల నమూనా చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బొక్కా రాధాకృష్ణ, తిరుమాని బాపూజీ, రాష్ట్ర వన్నెకుల కార్పొరేషన్ డైరక్టర్ బందన పూర్ణచంద్రరావు, వైస్ ఎంపీపీలు కైలా సుబ్బారావు, కవురు సీతామహలక్ష్మి, నాయకులు కర్రి ఏసుబాబు, అందే భుజంగరావు, కొల్లాబత్తుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత

నరసాపురం: నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్య ఇచ్చి పని చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పట్టణంలోని 19వవార్డులో రూ.15 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీహాల్ నిర్మాణానికి మంగళవారం ముదునూరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతీ సచివాలయ పరిధిలోని ప్రాంతాలకు రూ.20 లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు మొదలు పెట్టామన్నారు. నియోజకవర్గం మొత్తంగా రూ.13.80 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. గడపగడపకూ తిరిగినప్పుడు ప్రజల కోరిక మేరకు 21 గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు మంజూరు చేసి కడుతున్నామని వివరించారు. పేద, మధ్య తరగతి ప్రజలు చిన్నచిన్న ఫంక్షన్స్‌ను ఈ కమ్యూనిటీహాల్స్‌లో నిర్వహించుకోవచ్చని చెప్పారు. మొదలు పెట్టిన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులు అన్నిచోట్ల దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు ఓవైపు పెద్ద ఎత్తున అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించడం ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ, ఏఎంసీ ఛైర్మన్ గుబ్బల రాధాకృష్ణ, కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, వైస్ ఛైర్‌పర్సన్ కామన నాగిని, కౌన్సిలర్లు కేసరి గంగరాజు, సిర్రా కాంతమ్మ, కావలి రామసీత, వైఎస్సార్‌సీపీ నాయకులు బర్రి శంకరం, షేక్ బులిమస్తాన్, కావలి నాని, కోటిపల్లి దొరయ్య, వంగలపూడి జక్కరయ్య పాల్గొన్నారు.

గ్రంథాలయాల్లో చిన్నారుల సందడి



జిన్నూరు శాఖా గ్రంథాలయంలో వేసవిశిక్షణ తరగతుల్లో నిమగ్నమైన విద్యార్థులు



శిక్షణ తరగతుల్లో భగవద్గీత శ్లోకాలు, పద్యాలు నేర్చుకుంటున్న విద్యార్థులు



జనవిజ్ఞాన వేదిక ద్వారా శిక్షణ తరగతుల్లో మ్యాజిక్ షో

- 35 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులు
- ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు

పోడూరు: వేసవి సెలవుల్లో చాలా మంది విద్యార్థులు కేవలం టీవీలకు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సెలవుల్లో విద్యార్థులకు ఆనందంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతూ సెలవులను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం గ్రంథాలయాల వద్ద వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ఈ శిక్షణ తరగతుల్లో చాలా మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శాఖా గ్రంథాలయాల్లో కొద్దిరోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులు చిన్నారులను ఎంతో అలరిస్తున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా రాష్ట్ర పౌర గ్రంథాలయ సంస్థ అన్ని శాఖా గ్రంథాలయాల్లో మే 8వ తేదీ నుంచి జూన్ 11 వరకూ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి 12గంటల వరకు ఈ తరగతులు జరుగుతున్నాయి.

జిన్నూరులో ఉల్లాసంగా శిక్షణ తరగతులు..

జిన్నూరులోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన ప్రభ శాఖ గ్రంథాలయంలో ఈ తరగతులు ఎంతో ఉల్లాసంగా జరుగుతున్నాయి. శిక్షణ తరగతుల్లో విద్యార్థులు పద్యాలు, దేశభక్తి గీతాలు, భగవద్గీత శ్లోకాలు పాడడం, నీతికథలు చెప్పడం, చిత్రలేఖనం, చెస్, క్యారమ్స్ ఆడడం, క్రాఫ్టవర్క్, బొమ్మల తయారీ, సైన్స్ ప్రయోగాలు, మ్యాజిక్ షో వంటివి జరుగుతున్నాయి. వీటిలో పాల్గొంటున్న విద్యార్థులు తమకు నైపుణ్యం ఉన్న అంశాల్లో ప్రతిభా పాటవాలను మెరుగుపర్చుకుంటున్నారు. తాళాబత్తుల వీరభద్రకుమారి ప్లాస్టిక్ బాటిళ్లు, వేస్ట్ పేపర్లతో ఫ్లవర్‌వాజ్‌లు, బొమ్మలు చేయడం నేర్పిస్తున్నారు. బండారు వెంకటరమణ విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు. జనవిజ్ఞానవేదిక జిల్లా కోశాధికారి రామలక్ష్మణ్ సైన్స్ ప్రయోగాలపై అవగాహన కల్పించడంతో పాటు మ్యాజిక్ షో తో మూఢనమ్మకాల అపోహలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయుడు యు.పెద్దిరాజు నీతికథలు, హాస్య కథలు చెబుతున్నారు. గాయకులు చైతన్య ప్రసాద్ జానపద గేయాలు, దేశభక్తి గీతాలు నేర్పిస్తున్నారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దండు కృష్ణంరాజు, కార్యదర్శి తాళాబత్తుల వెంకటేశ్వరరావు, గ్రంథపాలకురాలు బత్తుల జోగారత్నం ఈ శిక్షణ తరగతులను పర్యవేక్షిస్తున్నారు.

ఎంతో సరదాగా ఉంది..



గ్రంథాలయంలో జరిగే శిక్షణ తరగతులకు ప్రతీ రోజూ వెళ్తున్నాను. దేశభక్తి గీతాలు, పద్యాలు , భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నా ను. ఈ క్లాసులు ఎంతో సరదగా బాగున్నాయి.

– కీర్తి జ్ఞాన వర్షిత, 8వ తరగతి

బొమ్మలు చేయడం నేర్చుకుంటున్నా



నాకు బొమ్మలు తయారు చేయడం ఎంతో ఇష్టం, లైబ్రరీలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో వేస్ట్ పేపర్లతో బొమ్మలు చేయడం నేర్చుకుంటున్నాను. టీచర్లు చెప్పే నీతికథలు, కామెడీ కథలు ఎంతో బాగున్నాయి.

– నాగ కార్తికేయ, 3వ తరగతి

పోటీలు నిర్వహిస్తాం



శిక్షణ తరగతుల్లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్నారు. ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు, హైస్కూలు విద్యార్థులు హాజరవుతున్నారు. వారికున్న వివిధ ప్రతిభాఅంశాలపై పోటీలు నిర్వహించి జూన్ 11న జరిగే శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తాం.

– బత్తుల జోగారత్నం, గ్రంథపాలకురాలు

క్యూలైన్ స్టీల్ గ్రిల్స్ పనుల పరిశీలన

పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్ల కోసం స్టీల్ గ్రిల్స్‌ను ఏర్పాటుచేశారు. ఆలయంలో ఉత్సవాలు, కార్తీకమాసం, కార్తీక సోమవారం, దేవి శరన్నవరాత్రులు, శివరాత్రి పర్వదినాల్లో ఆలయానికి భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు ఏర్పాటుచేస్తుంటారు. ప్రతీ సంవత్సరం క్యూలైన్ల ఏర్పాటు నిమిత్తం అధిక మొత్తంలో వ్యయం అవుతుండడంతో ఆలయ అధికారులు స్టాండిడ్‌గా ఉండే విదంగా ఏర్పాట్లు చేశారు. రూ. 18 లక్షల వ్యయంతో ఈ స్టీల్ గ్రిల్స్ నిర్మాణం పనులు జరుగుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి యాళ్ల సూర్యనారాయణ తెలిపారు. ఆలయం మండపం నుంచి ధ్వజ స్తంభం ప్రాంగణం వరకూ ఏర్పాటుచేసిన స్టీల్ గ్రిల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగించుకోవచ్చన్నారు. అలాగే ఆలయం లోపల నందీశ్వరుని నుండి స్వామి వారిని దర్శించుకునే ప్రదేశంలో మాత్రం స్టాండిడ్ గ్రిల్స్ ఏర్పాటుచేశామన్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన స్టీల్స్ గ్రిల్స్ వల్ల ఆలయ ప్రాంగణం శోభాయమానంగా కనిపిస్తుందని భక్తులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ ఛైర్మన్ కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



ఆలయంలో ఏర్పాటుచేసిన స్టీల్ గ్రిల్స్ పనులు పరిశీలిస్తున్న ఈవో, ఆలయ మాజీ ఛైర్మన్‌లు

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలి

మొగల్తూరు: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరేటా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ పుష్పరాజ్యం సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నాడు-నేడులో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన పదో తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారన్నారు. పాఠశాలలో ప్రారంభమయ్యే లోపులో జగనన్న విద్యా కానుక కిట్లును సిద్ధం చేసుకోవాలని, నాడు-నేడులో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తియ్యేలా కృషి చేయాలన్నారు. ఈసమావేశంలో ఎంపీడీఓ ఆర్‌సీ ఆనంద్ కుమార్, పంచాయతీ రాజ్ ఏఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మహిళపై కేసు

మొగల్తూరు: సరిహద్దు విషయమై జరిగిన వివాదంలో ఓ మహిళలను మరో మహిళ కొట్టి గాయపర్చిన సంఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఎం.వీరబాబు మంగళవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం కొత్త పాలేనికి చెందిన బొడ్డు మంగకు, అదే గ్రామానికి చెందిన ఇంజేటి మరియమ్మకు సరిహద్దు వివాదాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న వివాదం తలెత్తగా బొడ్డు మంగను ఇంజేటి మరియమ్మ కొట్టి గాయపర్చింది. నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికత్స పొందుతూ మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరియమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

26న నగర పంచాయతీ సమావేశం

ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీ సర్వసభ్య సమావేశం ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఛైర్‌పర్సన్ జామి హైమావతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో పట్టణంలోని పలు సమస్యలపైన, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.

పిల్లలు సెల్‌ఫోన్స్ వదలాలి

నరసాపురం: పిల్లలను సెల్‌ఫోన్స్‌కు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, హోమియో వైద్యురాలు డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి సూచించారు. పిల్లలకు పుస్తక పఠనంపై ఆశక్తి పెంచితే వారు ఉత్తమ పౌరులుగా మారతారని అన్నారు. నరసాపురం గ్రేడ్-1 శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిక్షణా శిభిరంలో మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తగిన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి సాధించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పారు. పిల్లలతో పుస్తక పఠనం చేయించారు. తరువాత కథలు చెప్పడం, యోగా, లెక్కల సబ్జెక్ట్‌లో మెళుకువలు చేర్పించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ కేజేఎస్ఎల్ కుమారి మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిక్షణా శిభిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మున్సిపల్ స్కూల్ హెచ్ఎం కె.వెంకటేశ్వరరావు, సుధీర్‌మోహన్, సూర్యంబాబు, భట్టిప్రోలు సత్యనారాయణ పాల్గొన్నారు.

చిన్నారులకు బైబిల్‌పై అవగాహన

మొగల్తూరు: చిన్నారులకు బైబిల్‌పై అవగాహన కల్పించేందుకు చిల్డ్రన్ గోస్పల్ క్లబ్‌కు చెందిన జాయ్ రోడె టీమ్ సభ్యులు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మొగల్తూరు పంచాయతీ గోడావారిపేటలోని క్రీస్తు లూథరన్ దేవాలయం పారిస్ 2లో చిన్నారులకు మాటలు, ఆటలు, పాటల ద్వారా బైబిల్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సండే స్కూల్‌కు చెందిన సీఆర్‌డీ పీటర్ మాట్లాడుతూ చిన్నారులకు ఈ వయస్సులోనే బైబిల్‌పై అవగాహన కల్పిస్తే మంచి నడవడికను నేర్చుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జి.మోహన్, ఎల్‌సీసీ ఎం.రాజశేఖర్, సండే స్కూల్ టీచర్ జి.మోనిక తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

ఫ్యామిలీ ఫిజీషియన్‌ను వినియోగించుకోవాలి



వాలమర్రులో ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న దృశ్యం

పాలకొల్లు అర్బన్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరాన్ని రోగ పీడితులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గంటా సత్యనారాయణ అన్నారు. పాలకొల్లు మండలం వాలమర్రు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో లంకలకోడేరు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అడ్డాల ప్రతాప్‌కుమార్ రోగులను పరీక్షించి వైద్య సేవలు అందించారు. దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న రోగుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు, సూపర్‌వైజర్ ఎస్‌కే అమతేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ తారక సత్య, ఏఎన్ఎం సుజ్ఞానమణి, ఎంఎల్‌హెచ్‌పీ యువతేజ పాల్గొన్నారు.

రిటైర్డ్ ఉపాధ్యాయుడు వీర్రాజు మృతి



అత్తిలి వీర్రాజు (95)

పాలకొల్లు సెంట్రల్: మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేసిన రిటైరైన ఉపాధ్యాయుడు అత్తిలి వీర్రాజు (95) సోమవారం రాత్రి మృతి చెందారు. వీర్రాజుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీర్రాజు రిటైరైన తర్వాత ఓ ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా ఏర్పాటు చేసి ముద్రణా రంగంలోనూ స్థిరపడ్డారు. అంతే కాకుండా నాటక రంగంలోనూ తనదైన ముద్రవేశారు. వీర్రాజు సత్యహరిశ్చంద్ర, అల్లూరి సీతారామరాజు, పల్లెటూరు, పల్లె పడుచు వంటి నాటకాల్లో అనేక పాత్రలు పోషించారు. వీర్రాజు మృతిపై పట్టణ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఒక పూట తమ కార్యకలాపాలను మూసివేసి సంతాపం వ్యక్తంచేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగా నరసింహరావు, ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాగిత సూర్యనారాయణ, మానవతా సేవా సంస్థ సభ్యులు ముత్యాల రామారావు, మధు, రామకృష్ణ, సత్తిరాజు కేశవరావు తదితరులు తమ ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

6న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

సాక్షి, భీమవరం : పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన 10 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని జూన్ 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.వీరయ్య చెప్పారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి కాసిమ్, ఎస్పీ యు.రవిప్రకాష్ తదితరులు పాల్గొంటారన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. విలేకర్ల సమావేశంలో అద్దంకి జయరాజు, పి.రాజబాబు, ఇవీ శేఖర్ బాబు, ఎస్ విజయకుమార్, ఎంపీఎస్ ప్రసాద్, కేసీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇలపకుర్రులో ఎమ్మార్పీఎస్ సమావేశం



సమావేశంలో మాట్లాడుతున్న పసుపులేటి చిన్నబాబు మాదిగ

యలమంచిలి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఇలపకుర్రు గ్రామంలో మిషన్ 50 డేస్..గో టు విలేజ్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యార్లగడ్డ రత్నరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రచార కమిటీ కార్యదర్శి పసుపులేటి చిన్నబాబు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 29 ఏళ్లుగా చేస్తున్న పోరాటం వలన ఆరోగ్యశ్రీ, పింఛన్లు వంటి కొన్ని సౌకర్యాలు లభించిన అసలు లక్ష్యం సిద్ధించలేదన్నారు. ఈ నేపథ్యంలో మాదిగలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం ఏర్పాటైన మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్‌పీ) విజయం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాదాసు రాజేంద్ర, మాదాసు మధు, కొండేటి దుర్గాప్రసాద్, తానేటి సునీల్, ఉల్లంపర్తి వాసు, యార్లగడ్డ సాగర్, యార్లగడ్డ లోకేంద్రనాథ్, యార్లగడ్డ రవీంద్రనాథ్, ముప్పిడి రాజు, ముప్పిడి చినబాబు, ముమ్మిడివరపు ప్రవీణ్‌కుమార్, నవీన్‌కుమార్, మహేష్‌బాబు, అబ్రహం, రాజారావు, వరప్రసాద్, సప్పాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అడవిపాలెంలో సామూహిక సాయిసత్య వ్రతాలు



సామూహిక సాయిసత్య వ్రతంలో పాల్గొన్న భక్తులు

యలమంచిలి: అడవిపాలెం గ్రామంలోని శ్రీ సాయివిఠల్ మందిరం 20వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద సామూహిక సాయిసత్య వ్రతాలు నిర్వహించారు. వార్షికోత్సవం ఉత్సవాలు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు బాబా ఊరేగింపుతో ప్రారంభించారు. సాయంత్రం దూప్ హారతి ఇచ్చిన తరువాత ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు 12 గంటలపాటు ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి అంటూ అఖండ సాయినామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. బాబాకు మంగళవారం ఉదయం హారతి, సుప్రభాతం, అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక సాయిసత్య వ్రతాలు జరిగాయి. ఈ వ్రతంలో పెద్ద సంఖ్యలో మహిళ భక్తులు పాల్గొన్నారు. వ్రతం అనంతరం షిరిడి సాయిబాబాకు చందనోత్సవం నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణతో వార్షికోత్సవ ఉత్సవాలు ముగిసాయి. సాయి సేవకులు పేరాబత్తిన సత్యనారాయణమూర్తి, సుశీల దంపతులు, పిల్లా విజయ గోపాలకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

వాసవి ఆలయంలో ఎస్వీబీసీ అడ్వైజర్ పూజలు

పెనుగొండ: వాసవీ కన్యకా పరమేశ్వరి కరుణా కటాక్షాలతో రాష్ట్రం మరింత సుభిక్షంగా శోభిల్లుతోందని టీటీడీ ఎస్వీబీసీ అడ్వైజర్ అడపా దుర్గ అన్నారు. పెనుగొండలోని శ్రీ నగరేశ్వర మహిషాసురమర్ధని, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలను మంగళవారం ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ పండితలు, కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. వాసవీ అమ్మ దయతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తుందని, టీటీడీ ఎస్వీబీసీని భక్తులు విశేషంగా ఆదరిస్తున్నారని దుర్గ అన్నారు.